సాక్షి
పార్వతీపురం మన్యం

గురువారం । 24 । అక్టోబర్ । 2024



తిన్నది కక్కాల్సిందే..!

ఉపాధిహామీ పనుల్లో అక్రమాలపై అధికారులు దృష్టిసారించారు. అక్రమార్కుల నుంచి రికవరీ చేస్తున్నారు.

- 8లో



అకారణంగా అర్ధరాత్రి తిరిగితే కేసులు

సహేతుకమైన కారణం లేకుండా అర్ధరాత్రి వేళ పట్టణాల్లో తిరిగితే కేసులు నమోదుచేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

- 8లో

ఐటీఐలో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు

సీతంపేట: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో స్వల్పకాలిక శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ మూటక గోపాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోర్‌వీలర్ సర్వీస్ అసిస్టెంట్ టెక్నీషియన్ కోర్సుకు కనీసం పదో తరగతి విద్యార్హత ఉండాలన్నారు. ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్హత ధ్రువ పత్రాలు, పాస్‌ఫొటోలు, ఆధార్, బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్‌లు అప్లికేషన్‌తో పాటు పెట్టాలన్నారు.

న్యూస్‌రీల్

అభ్యంతరాలు తెలిపేందుకు నేడే చివరి అవకాశం

పార్వతీపురంటౌన్: కేజీబీవీల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి వెలువరించిన మెరిట్ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు గురువారంతో గడువు ముగుస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. మెరిట్ జాబితాను పార్వతీపురం మన్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలను సాయంత్రం 5 గంటలలోగా సమగ్ర శిక్ష కార్యాలయం, జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి సమర్పించాలన్నారు.

శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు



పాలకొండ రూరల్: పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రతి కార్తీక సోమవారం ఐదు పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శైవ క్షేత్రాలైన గుంప, అడ్డాపుశిల, తోటపల్లి, నారాయణపురం, సంగంలలోని పుణ్యక్షేత్రాల దర్శనానికి సర్వీసులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరిగి డిపోకు బస్సు చేరుతుందన్నారు. ఒక్కొక్కరి రూ.350 టికెట్‌గా వెల్లడించారు.

జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలు

శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రి బొల్లినేని మెడిస్కిల్స్‌లో హెల్త్‌కేర్ రంగానికి సంబంధించి జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వరకూ అడ్మిషన్లకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఉద్యోగంలో జాయినింగ్ అయ్యాక ఫీజు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

మేం చెబితేనే.. బదిలీ!

బదిలీలు, స్థానం మార్పుకోసం మొన్నటివరకు సిఫార్సు లేఖల కోసం చాలామంది ఉద్యోగులు పరుగులు తీశారు. అడిగినంత ముట్టజెప్పారు. తీరా బదిలీ ప్రక్రియ పూర్తయినా ఉత్తర్వులు చేతికందకపోవడం.. రాజకీయ జోక్యం ఎక్కువ కావ దంతో ఇప్పుడు మదనపడుతున్నారు. బదిలీ అయిన చోటకు వెళ్లలేక.. పాత స్థానంలో సంపూర్ణంగా విధులు నిర్వహించలేక నలిగిపోతున్నారు. ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదంటూ ఉద్యోగ వర్గాలు వాపోతున్నాయి. జిల్లాలో ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ప్రస్తుతం ఇదే చర్చ సాగుతుండడం గమనార్హం.

- సచివాలయ కార్యదర్శుల బదిలీల్లో 'రాజకీయ' జోక్యం
- రిలీవ్ చేయకుండా.. జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి
- ఆందోళనలో ఉద్యోగులు



సాక్షి, పార్వతీపురం మన్యం:

'సీతంపేట మండల పరిధిలోని సచివాలయ కార్యదర్శులకు ఈ నెల 4వ తేదీన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రాతిపదికన బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. నాటి నుంచి నేటి వరకు బదిలీ అయిన ఏ ఒక్కరూ కొత్త స్థానానికి వెళ్లలేకపోతున్నారు. అందుకు కారణం.. ఎవరికీ రిలీవింగ్, జాయినింగ్ ఉత్తర్వులు ఇవ్వకపోవడమే.'

పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనివల్ల బదిలీ చేసిన స్థానాల్లో పని చేయాలో.. లేక ఇప్పటి వరకు కొనసాగుతున్న చోటే ఉండాలో తెలియక ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల ఎంపీడీవోలు ఎవరికీ రిలీవింగ్, జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని కార్యదర్శులు వాపోతున్నారు. ఇదే విషయమై గత సోమవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఉద్యోగులు తమ ఆవేదన వినిపించారు. బదిలీల్లో రాజకీయ ఒత్తిళ్ల వల్ల గిరిజన సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు నెలవారీ జీతభత్యాలు పొందడానికీ ఇబ్బందులు పడుతున్నారని గిరిజన ప్రజా సమైక్య సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఎంపీడీవోలపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బదిలీ ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలని అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.

జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి..

సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో జిల్లావ్యాప్తంగా రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. వాస్తవానికి గత నెల 22వ తేదీతో బదిలీల గడువు ముగిసినప్పటికీ.. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఇప్పటికీ జాబితాలు మారుతూనే ఉన్నాయి. అందువల్లే నేటికీ చాలామందిని రిలీవ్ చేయడం లేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. పార్వతీపురం నియోజకవర్గంలో ఈ నెల 3వ తేదీ వరకు బదిలీల జాబితాలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. మొదట వచ్చిన జాబితాలో స్థానిక ప్రజాప్రతినిధులకు నచ్చినవారు లేకపోతే, కొత్త్రీ వేసే వారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

- పార్వతీపురం మండలం ఎల్‌ఎన్‌పురం, సంగంవలసలో కొంతమందికి మొదట పోస్టింగులిచ్చినా.. తర్వాత జాబితాకు వచ్చేసరికి కొమరాడ మండలం దళాయిపేట, పులిగుమ్మి వంటి ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు మారిపోయాయి. ఒక సచివాలయ ఉద్యోగిని తొలుత చినబొండపల్లి నుంచి ఎల్‌ఎన్‌పురం పంచాయతీకి వేయగా.. ఆ తర్వాత రాజకీయ ప్రోద్బలంతో సీతానగరం మండలం ఇప్పలవలసకు మార్పు చేశారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 20 మందికిపైగా మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇక్కడ పని చేస్తున్న చాలామందిని విజయనగరం సమీప ప్రాంతాలకు వేశారు. దీంతో గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం వంటి మండలాల్లో చాలా వరకు పోస్టులు ఖాళీ అయిపోయాయి. కురుపాం నియోజకవర్గంలోనూ రెండు రోజుల క్రితం వరకు బదిలీలు జరుగుతూనే ఉన్నాయి.

రాజకీయ సిఫారసులతోనే..

ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ సిఫారసులు, లేఖలే కీలకంగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు కావాల్సిన వారిని కోరుకున్న ప్రదేశంలో నియమించారు. లేకుంటే.. ఫోన్ కాల్‌తో ఉత్తర్వులు మార్పు చేస్తూ ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది. బదిలీల ప్రక్రియ ముగిసి నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలామందికి రిలీవింగ్, జాయినింగ్ ఉత్తర్వులు ఇవ్వకపోవడం ఇందులో భాగమేనని ఆరోపిస్తున్నారు.

ఏకలవ్య పాఠశాలలో కలకలం

- విద్యార్థిని అదృశ్యంపై రాత్రి వరకూ విచారణ



పాఠశాల వద్ద విచారణ జరుపుతున్న పోలీసులు

పార్వతీపురం టౌన్/బొబ్బిలి: పార్వతీపురం సమీపంలో నిర్వహిస్తున్న కురుపాం ఏకలవ్య పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని రెండు రోజులుగా కనిపించకపోవడంతో కలకలం రేగింది. ఆమె బంధువులు ఆందోళన చెంది, డయల్ 112కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం పాఠశాలకు చేరుకున్న పోలీసులు.. రాత్రి వరకూ విచారణ చేపట్టారు. అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన ఓ విద్యార్థిని కురుపాం ఏకలవ్య పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకూ దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లింది. తిరిగి ఈ నెల 21న పాఠశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి బొబ్బిలిలో ఉంటున్న తన స్నేహితుడి వద్దకు వెళ్లినట్లు సమాచారం. మరలా బుధవారం పాఠశాలకు చేరుకుంది. రెండు రోజులుగా ఆమె నుంచి ఎటువంటి ఫోన్లూ రాకపోవడంతో మేనమామ పాఠశాలలో సంప్రదించినట్లు తెలిసింది. దసరా సెలవులు తర్వాత తిరిగి రాలేదని తెలిసి, కంగారుపడ్డ కుటుంబ సభ్యులు 112కు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిపైనే వారు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఆ విద్యార్థిని బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకుని, పరీక్షకు కూడా హాజరైనట్లు సిబ్బంది చెబుతున్నారు. సాయంత్రం పాఠశాలకు చేరుకున్న పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. బాలికను మూడు గంటలకుపైగా విచారించారు. ఆ యువకుడు డిగ్రీ చదువుతున్నాడని, చాలా రోజుల నుంచి తమ మధ్య స్నేహం ఉందని, పరీక్ష ఫీజు డబ్బులు అతని వద్ద ఉంటే తీసుకునేందుకు వెళ్లానని ఆమె చెప్పినట్లు సమాచారం. తన ఇష్ట ప్రకారమే వెళ్లినప్పటికీ, మైనర్ కావడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్గా ఇక్కడ నమోదు చేసి, బొబ్బిలి పరిధిలోకి కేసును బదలాయించినట్లు భోగట్టా. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. వచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కేసు వివరాలు చెప్పేందుకు పార్వతీపురం పోలీసులు నిరాకరించారు. మరోవైపు బొబ్బిలి పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇదే విషయమై బొబ్బిలి సీఐ కె.సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్‌లను 'సాక్షి' సంప్రదించగా.. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అటువంటి కేసులేవీ తమ దృష్టికి రాలేదని చెప్పారు.

మహిళలకు రక్షణ కరువు

- మాజీ ఎమ్మెల్యే కళావతి



నులకజోడులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కళావతి, పాల్గొన్న పార్టీ నాయకులు

భామిని: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, అత్యాచారాలు, హత్యలు పెరిగాయని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. భామిని మండలం నులకజోడులో వైఎస్సార్‌సీపీ మండల నాయకులు బోనగడ్డి ధర్మారావు, గెల్లంకి రమేష్, సాసుపిల్లి విశ్వనాథంతో కలిసి విలేకరులతో బుధవారం మాట్లాడారు. మహిళలపై పెరుగుతున్న అఘాత్యాలపై సీఎం, డిప్యూటీసీఎంలు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. నియోజకవర్గంలో గ్రామానికి ఒక బినామీ ఎమ్మెల్యేను నియమించి ఇసుక దందాలతో రూ.కోట్లు ఆర్జిస్తున్నట్టు ఆరోపించారు. ఇసుక దోపిడీతో కోట్లు గడిస్తున్న కూటమి నాయకులకు ఇసుక లారీలు తిరిగే రోడ్లపై గోతులు కనిపించడంలేదన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. మహిళా సంఘాల తరఫున పీఎం బీమా ప్రీమియం కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

చంద్రబాబు బాదుడే-బాదుడు అంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు బాదుడుకు పూనుకున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొత్తూరు ప్ర సాద్, కాగితాపల్లి కృష్ణారావు, పత్తికి సింహాచలం, సాసుపిల్లి ఫల్గుణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతుల్లో దానా గుబులు!



- పంట చేతికొస్తున్న సమయంలో వర్షాలు పడితే నష్టపోతామని ఆవేదన
- తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం

సాక్షి, పార్వతీపురం మన్యం:

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను.. గురువారం నాటికి తీవ్ర తుపానుగా మారనుందని విపత్తుల శాఖ పేర్కొంది. ఒడిశా- పశ్చిమబెంగాల్‌ల మధ్య తీరం దాటనుందన్న హెచ్చరికలకు తోడు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవచ్చని.. జిల్లా, మండల స్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్ష ప్రభావాన్ని బట్టి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖాధికారులకు స్పష్టం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని.. పిడుగులు పడే అవకాశం ఉండే ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కొండవాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల కల్వర్టులు దెబ్బతినకుండా, నీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. వివిధ రిజర్వాయర్లలో నీటి ప్రవాహ పరిస్థితి ఎప్పటికప్పుడు గమనించాలని జలవనరుల శాఖ అధికారులకు సూచించారు.

రైతుల్లో కలవరం..

తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని రైతాంగం ఆందోళనకు గురవుతోంది. ఖరీఫ్ సాగు దాదాపు చివరి దశకు చేరుకుంది. సుమారు 1,75,485 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. 15 మండలాల పరిధిలో 3,57,921 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అధిక ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ సమయంలో గాలులతోపాటు.. భారీ వర్షాలు కురిస్తే వరి చేలు నేలకొరగడమేకాక, ధాన్యం రంగు మారే ప్రమాదం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించి పడిన కష్టమంతా వర్షార్పణం అవుతుందని కలవరపడుతున్నారు. ఇదే సాకుగా మిల్లర్లు కనీస మద్దతు ధరలో కోత విధిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లకుండా ఏటలు తగు సూచనలివ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

అప్రమత్తతే ప్రధానం



అధికారులకు టెలీకాన్ఫరెన్స్‌లో సూచనలు చేస్తున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

పార్వతీపురం: తుపాను దృష్ట్యా జిల్లా అధికారులంతా అప్రమత్తం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్ర సాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం టెలీ కాన్ఫరెన్సు లో మాట్లాడారు. గర్భిణులు, వృద్ధులను వసతిగృహాలకు తరలించాలన్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే నష్టాలను పరిశీలించేందుకు ప్రతి మండలంలో చిన్న డ్రోన్లను సిద్ధం చేయాలన్నా రు. జిల్లా, మండల అధికారులతో పాటు అంగన్‌వాడీలు, వైద్య సిబ్బందితో సహా ఎవ్వరూ ప్రధా న కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

గ్రానైట్ లీజు అనుమతుల రద్దుకు డిమాండ్

- బడిదేవరకొండను పరిశీలించిన వామపక్ష స్టీరింగ్ కమిటీ
- వెలగవలస గ్రామంలో గ్రామసభ
- మైనింగ్ విభాగం ఏడీ ద్వంద్వ వైఖరిపై నిరసన



బడిదేవర కొండను పరిశీలిస్తున్న వామపక్ష, ప్రజాసంఘాల స్టీరింగ్ కమిటీ సభ్యులు

పార్వతీపురంటౌన్: బడిదేవరకొండపై గ్రానైట్ తవ్వకాలకు ఎంఎస్‌పీ కంపెనీకి ఇచ్చిన అన్ని రకాల లీజు అనుమతులను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని వామపక్ష, ప్రజాసంఘాల స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. బడిదేవర కొండను బుధవారం పరిశీలించిన అనంతరం వెలగవలస గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం స్థానిక సుదరయ్య భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రానైట్ తవ్వకాలకు ఎంఎస్‌పీ కంపెనీకి లీజు అనుమతులను సమీప గ్రామాలకు చెందిన ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఒకసారి, ప్రభుత్వమే లీజు అనుమతి ఇచ్చిందంటూ మరోసారి మైనింగ్ ఏడీ ద్వంద్వ ప్రకటనలు చేయడం సరికాదన్నారు. 30 గ్రామాల ప్రజలు ఈ కొండ ఊట నుంచి వచ్చిన నీటితో సుమారు పదివేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారన్నారు. తవ్వకాలు జరిపితే మా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుందని రైతులు తెలియజేశారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కంపెనీకి అనుకూలంగా కిరాయి మనుషులతో మంగళవారం ధర్నా చేపట్టడం విచారకరమన్నారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు కలిసి గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయన్నారు.

కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సీపీఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మథరావు అఖిలభారత రైతుకూలీ సంఘం నాయకులు బొప్పు నర్సింగరావు, రోనంకి భాస్కర్‌రావు, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్ కుమార్, చెరువుల సంరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి పకీరు నాయుడు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్‌వీఎస్ కుమార్, ఏవైఎఫ్ నాయకుడు గోపి నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పి.రాము, జాతీయ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.సంఘం, సీపీఎం, సీపీఐ రైతుకూలీ సంఘం నాయకులు పరువురు పాల్గొన్నారు.

వణికిస్తున్న డయేరియా!

- అతిసార రోగాన్ని అరికట్టలేక సర్కారు నీరసం
- డయేరియా లేదని నమ్మించేందుకు వైద్య శిబిరాల మూత
- గుర్ల విషాదం నుంచి తేరుకోకముందే పొరుగు మండలాల్లో పంజా
- గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో కొత్త కేసులు
- నేడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాక
- గుర్లలో డయేరియా బాధిత కుటుంబాలకు పరామర్శ

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

ఉమ్మడి విజయనగరం వాసులను డయేరియా వణికిస్తోంది. మృత్యు ఒడికి చేర్చి భయపెడుతోంది. జూలై నుంచి సెప్టెంబర్ నెల వరకూ వదందల కేసులు నమోదైనా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని పెనుబర్తి గ్రామానికి చెందిన రొంగలి శేషగిరిరావు (51) సెప్టెంబర్ 20వ తేదీన డయేరియాకు గురయ్యాడు. వాంతులు విరేచనాలతో ఆ మర్నాడే చనిపోయాడు. అతను కిడ్నీలు పాడయిపోయి చనిపోయాడనే అందరూ భావించారు. తర్వాత అక్టోబర్ 1వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలం విశ్వనాథపురంలో 27 మందికి డయేరియా సోకింది. వారిలో ఇద్దరు లెంక బంగారమ్మ (78), పడాల సీతన్న (65) మూడో తేదీన గ్రామంలోనే చనిపోయారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆ గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ ఇద్దరు మరణాల విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అప్పటివరకూ పట్టించుకోలేదు. ఆ మంత్రితో పాటు జిల్లా ఉన్నతాధికారులు కూడా 5వ తేదీన అక్కడికి వెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోంది.

- విజయనగరం జిల్లాలో దసరా పండగ రోజు నుంచి డయేరియా విజృంభించింది. జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ల మండల కేంద్రం వణికిపోయింది. పెనుబర్తి, కోటగండ్రేడు, గోషాడ, నాగల్లవలస, కెల్ల, గూడెం, గరికివలసకు డయేరియా పాకింది. ఇప్పుడు గరివిడి మండలంలోని దుమ్మేద, కోడూరు, జగన్నాథపురం, దువ్వాం, కందిపేట, శివరాం, గజపతినగరం మండలంలోని కెంగువ, దత్తిరాజేరు మండలంలోని గుచ్చిమి, దాసుపేట, కన్నాం గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో గ్రామానికి ఈ మహమ్మారి విస్తరిస్తూ పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తోంది. అతిసార వ్యాధిని అరికట్టలేక పాలకులకు నీరసం వచ్చిందేమోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



గుర్ల సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్న డయేరియా బాధితురాలు

కూటమి ప్రజాప్రతినిధులకు పట్టలేదు...

గుర్ల మండల కేంద్రంలో దసరా రోజున పది మంది డయేరియా బారినపడ్డారు. వారిలో చింతపల్లి అప్పారావు (60) గుర్ల పీహెచ్‌సీలో వైద్యం పొంది రాత్రి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు ఇంటి దగ్గరే చనిపోయాడు. తర్వాత కేసులు అధికమయ్యాయి. వారిలో ఎక్కువ మందిని గుర్ల పీహెచ్‌సీ నుంచి విజయనగరం సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేసేశారు. అక్కడి నుంచి ఇద్దరిని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కలిశెట్టి సీతమ్మ (50) ఈనెల 15వ తేదీన చనిపోయారు. అదే రోజు గుర్లలో సారిక పెంటయ్య (65), తోంద్రంగి రాము (50, మహిళ), గుమ్మిడి పైడమ్మ (66) ఇళ్ల దగ్గరే చనిపోయారు. ఈ ముగ్గురు గుర్ల పీహెచ్‌సీలోనే వైద్యం పొంది ఇళ్లకు వచ్చిన తర్వాత పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి కానీ ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ఆ మర్నాడు గుర్ల మండల కేంద్రంలోనే హైస్కూల్‌లో వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది డయేరియా బాధితులను 16వ తేదీన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పరామర్శించారు. తర్వాత గుర్ల గ్రామానికి వెళ్లారు. ఆ తర్వాతే జిల్లా కలెక్టరు బీఆర్ అంబేడ్కర్ తొలిసారిగా గ్రామానికి వచ్చారు. అదే రోజు సాయంత్రం స్థానిక చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గుర్ల వైద్య శిబిరానికి వెళ్లడం గమనార్హం. ఆ మర్నాడు 17వ తేదీన జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తొలిసారిగా గుర్ల గ్రామానికి వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి వచ్చి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కూడా డయేరియా కేసులు ఆగలేదు. అంతేకాదు ఈనెల 15వ తేదీన డయేరియాతో కేజీహెచ్‌లో చనిపోయిన సీతమ్మ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. తల్లి మరణంతో మనోవేదనకు గురైన సీతమ్మ కుమారుడు కలిశెట్టి రవి (28) 18వ తేదీన చనిపోయాడు. ఆ రోజునే మళ్లీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గుర్ల వైద్య శిబిరాన్ని సందర్శించారు. అక్కడ పాఠశాలలో విద్యార్థుల బెంచీలపై పడుకోబెట్టి డయేరియా రోగులకు వైద్యం చేయడమేమిటని వారు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టారు. 20వ తేదీన శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్ల పీహెచ్‌సీకి వచ్చి రోగులతో మాట్లాడారు. అదే రోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ అట్టాడ సిరి గుర్ల పీహెచ్‌సీని పరిశీలించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన డయేరియా కేసుల వివరాలు ఇలా..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన వారు	ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు	డిశ్చార్జ్ అయినవారు	రిఫర్	మృతులు
533	67	384	71	11

నేడు వైఎస్ జగన్ రాక

- గుర్లలో డయేరియా బాధితులకు పరామర్శ



సాక్షి ప్రతినిధి, విజయనగరం: డయేరియాతో మృతి చెందినవారి కుటుంబాలను, ఆ వ్యాధి బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 9:30 : తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బయల్దేరతారు.

11:05: గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్ పేట గ్రామంలోని దత్తా ఎస్టేట్‌లోనున్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

11:15: దత్తా ఎస్టేట్ నుంచి గుర్ల గ్రామానికి బయల్దేరతారు

11:25: గుర్ల గ్రామానికి చేరుకుంటారు.

11:30: నుంచి మధ్యాహ్నం ఒంటిగంట: డయేరియా మృతుల కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. డయేరియా బాధిత కుటుంబాలతో మాట్లాడతారు.

1:00: గుర్ల నుంచి దత్తా ఎస్టేట్‌కు బయల్దేరతారు

1:20: దత్తా ఎస్టేట్ నుంచి హెలికాప్టర్‌లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వెళతారు

క్లుప్తంగా

25 వరకు ఓపెన్ ప్రవేశాలకు గడువు


జి.పగడాలమ్మ,డీఈఓ

పార్వతీపురం: జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో నిర్వహించే సార్వత్రిక విద్య ప్రవేశాలకు జూలై 31నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, అపరాధ రుసుం లేకుండా ఈనెల 25వ తేదీలోగా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందవచ్చు. అలాగే రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 26నుంచి 29వ తేదీవరకు అడ్మిషన్‌కు అవకాశం కల్పిస్తారు. ఈనెల 30,31వ తేదీలలో రూ.500 అపరాధ రుసుంతో ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. ప్రవేశాలు పొందగోరే వారు ఆయా అధ్యయన కేంద్రాల్లో ఏఐ కోర్డినేటర్ వద్ద దరఖాస్తు ఆన్‌లైన్ చేయించుకుని, ఏపీ ఆన్‌లైన్ సెంటర్‌లో ఫీజు చెల్లించాలి. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం


సారా వంటకు ఉపయోగిస్తున్న సామగ్రిని ధ్వంసం చేస్తున్న ఎస్సై అనీష్, పోలీస్ సిబ్బంది

జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాలలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లీటర్ల సారాను చినమేరంగి ఎస్సై అనీష్ ఆధర్వంలో పోలీస్ సిబ్బంది బుధవారం రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సందర్భంగా గ్రామ శివారులో సారా వంటచేస్తున్న ప్రాంతాలలో 400 లీటర్ల బెల్లండూటను పట్టుకుని ధ్వంసం చేశారు. సారా తయారీ, అమ్మకాలపై సమాచారమిచ్చిన వారిపేర్లను గోప్యంగా ఉంచుతామని ప్రజలు సహకరించాలని ఎస్సై అనీష్ కోరారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

చెరకుతోటలు దగ్ధం


బొడ్డవలసలో అగ్నికి ఆహుతైన చెరకుపంట

రేగిడి: మండలంలోని బొడ్డవలస గ్రామంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో చెరకు తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన మజ్జి సాంబమూర్తి చెరకుతోటపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ సరఫరా తీగలు రాపిడికి గురై నిప్పులు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధిత రైతులు వాపోతున్నారు. ఈ ప్రమాదంలో సాంబమూర్తితో పాటు ఆలుబిల్లి శ్రీను, దుర్గారావు, మజ్జి కృష్ణ, తూతిక మాధవ తదితర రైతులుకు చెందిన ఐదు ఎకరాల్లోని చెరకు తోటలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం మేరకు పాలకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై సర్వేశ్వరరావుతో కలిసి మంటలను అదుపుచేశారు. రూ.2 లక్షల వరకూ పంట నష్టం ఉంటుందని అంచనా వేశారు.

పోలీసులమంటూ బెదిరింపులు

బొబ్బిలి: పట్టణంలోని పాత బొబ్బిలికి చెదిన తెర్లాం మండల ఉపాధ్యాయుడు మింది విజయమోహన రావు త్రుటిలో సైబర్ మోసం నుంచి తప్పించుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఆయన కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. కుమారుడి ద్వారా హవాలా సొమ్ము విజయమోహన రావుకు వస్తోందని, డిజిటల్ అరెస్టు చేస్తామని పోలీసుల పేరుతో నకిలీ వ్యక్తులు ఆయనకు ఫోన్‌చేశారు. పోలీసులకు సమాచారం ఇస్తానన్న ఆయన మాటలు విని అవతలి వారు ఫోన్ కట్ చేశారు. ఈ మేరకు అన్ని ఆధారాలతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా రేపు

బొబ్బిలి: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 25న హెటిరో డ్రగ్స్, యంగ్ ఇండియా, పేటీఎం తదితర బహుళజాతి పరిశ్రమల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జీవీ రమణా రావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ,డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు ఏపీ నైపుణ్యాభివృద్ధిసంస్థ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత రిఫరెన్స్ నంబర్‌తో ఈనెల 25న అన్ని సర్టిఫికెట్లు, ఫొటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9618792572, 9988853335లను సంప్రదించాలని సూచించారు.

చికెన్

బ్రాయిలర్

లైవ్	డ్రెస్‌డ్	స్కిన్‌లెస్
₹132	₹234	₹244

తిన్నది కక్కాల్సిందే..!

- ఉపాధి నిధుల వాడకంపై డ్వామా అధికారులు
- రికవరీ చేయాల్సిన నిధులు రూ.2.91 కోట్లు
- ఇంతవరకు రూ.1.48 కోట్లు వసూలు


గంట్యాడ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులు (ఫైల్)

విజయనగరం ఫోర్ట్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయితే అది కొంతమంది అక్రమార్కులకు వరంగా మారింది. ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు పాల్పడి అందిన కాడికి దోచుకున్నారు. సోషల్ ఆడిట్ (సామజిక తనిఖీ)లో సిబ్బంది అక్రమాలు బయటపడ్డాయి. దీంతో వారు తిన్న సొమ్మును కక్కించేందుకు డ్వామా (జిల్లా నీటియాజమాన్య సంస్థ) అధికారులు రికవరీ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర వసూలు చేశారు. మిగతాది కూడా వసూలు చేసేందుకు సిబ్బందికి రికవరీ నోటీసులు ఇచ్చారు. ఉన్న ఊళ్లో పనులు లభించడంతో గ్రామాల్లోనే పనులు చేసుకుంటూ వేతనదారులు జీవనం సాగిస్తున్నారు.గ్రామంలో జరిగిన ఉపాధి పనులు, మెటీరియల్ పనులపై సోషల్ ఆడిట్ సిబ్బంది ప్రతి ఏటా సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. మండలస్థాయిలో నిర్వహించే సామాజిక తనిఖీ ప్రజావేదికలో గ్రామస్థాయిలో గుర్తించిన వివరాలను అధికారులకు అందజేస్తారు. మండలాల్లో సామాజిక తనిఖీ ప్రజావేదికసభలు అయిన తర్వాత జిల్లా స్థాయిలో చివరిగా నిర్వహిస్తారు. సోషల్ ఆడిట్ సిబ్బంది ఎవరి నుంచి ఎంత రికవరీ చేయాలన్న వివరాలను డ్వామా అధికారులకు అందజేస్తారు. వాటి ఆధారంగా సిబ్బంది నుంచి డ్వామా అధికారులు రికవరీ చేస్తారు.

2.91కోట్లు రికవరీ చేయాల్సి ఉంది

ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్స్) సాంకేతిక సహాయకులు (టెక్నికల్ అసిస్టెంట్స్) ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (ఈసీ), కంప్యూటర్ ఆపరేటర్స్, ఏపీఓలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంటారు. సోషల్ ఆడిట్ సిబ్బంది రికవరీకి సూచించింది కూడా ఈ కేడర్ల వారినే. జిల్లా వ్యాప్తంగా రూ. 2.91 కోట్లు రికవరీ చేయాలని సోషల్ ఆడిట్ సిబ్బంది సూచించారు. ఇప్పటి వరకు రూ.1.48కోట్లు రికవరీ చేశాం. ఇంకా 1.43 కోట్లు మిగిలి ఉంది. ఇందులో ఆర్ఆర్ యాక్ట్ కింద రూ.కోటి, సిబ్బంది నుంచి రూ. 43 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది.

సిబ్బంది జీతాల నుంచి రికవరీ

ఉపాధి హామీ సిబ్బంది కట్టాల్సిన సొమ్మును వారి జీతాల నుంచి అధికారులు రికవరీ చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది నుంచి చాలావరకు డ్వామా అధికారులు రికవరీ చేశారు.

> **ఇంకా వసూలు చేయాల్సి ఉంది**
>
> సిబ్బంది నుంచి రికవరీ చాలా వరకు చేశాం. మిగతాది కూడా ప్రతి నెలా రికవరీ చేస్తున్నాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రూ.కోటి, సిబ్బంది నుంచి రూ. 43 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది.
>
> ఇ.సందీప్, డ్వామా పీడీ

హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి

- వైద్యాధికారులకు కలెక్టర్ ఆదేశాలు


మాట్లాడుతున్న కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

పార్వతీపురంటౌన్: జిల్లాలో రక్తహీనతతో ఉండే గర్భిణులు, హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎటువంటి మాతా, శిశు మరణాలు జరగరాదని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. హైరిస్క్ కేసులను ముందే గుర్తించి వారికి అవసరమైన వైద్యాన్ని, మందులను అందించాలని చెప్పారు. మాతా శిశుమరణాల మృతికి కారణమయ్యే అధికారులు, సిబ్బంది పట్ల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల పట్ల పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. గర్భిణులను ఆస్పత్రిలో చేర్పినప్పుడు సంబంధిత ఆసుపత్రి మంచి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసినా, ఏఎన్ఎంలు తీసుకు వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో డెంగీ, మలేరియా, ఫైలేరియా వంటి కేసులు నమోదు కాకుండా నివారణ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. గ్రామాలలో పారిశుధ్యం నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, సీజనల్ వ్యాధులు, పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి కె.విజయ పార్వతి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వాగ్దేవి, డీఎల్ఏటీఓ డా.వినోద్ కుమార్, ఇతర వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ విద్యాదీవెన విడుదల చేయాలి

- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్ బాబు


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాన్సన్‌బాబు

విజయనగరం పూల్‌బాగ్: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.2100 కోట్లు, వసతి దీవెన రూ.1400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్‌బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయనగరంలోని అమర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి నాలుగు క్వార్టర్ల రూపంలో డబ్బులు జమ అయ్యేవని, గత సంవత్సరం విద్యార్థులకు కేవలం ఒక క్వార్టర్ మాత్రమే విడుదలై మిగతా మూడు క్వార్టర్లు విడుదల కాలేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఇంజినీరింగ్ పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. దానిలో ఒక క్వార్టర్ ఫీజులు రూ.708 కోట్లు విడుదల చేశారు.మూడు క్వార్టర్లకు సంబంధించి దాదాపు రూ.2100 కోట్లు విడుదల చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్,వసతి దీవెన డబ్బులు విడుదల చేయకుండా విద్యార్థులకు కోర్సులు అయిపోయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యులు, ఇబ్బంది పెడుతున్నాయని, ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులకు షరతులు పెడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెనకు అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అదేవిధంగా వారి సర్టిఫికెట్లు కూడా అందజేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.నాగభూషణం సహాయ కార్యదర్శులు పి.గౌరీ శంకర్, దుర్గ, ఉపాధ్యక్షుడు ఎ.సుమన్ నాయకులు భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగానికి మొండిచేయి

- ఎస్ఎఫ్ఐ మండిపాటు


సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

విజయనగరం పూల్‌బాగ్: అమరావతిలో జరిగిన మంత్రిమండలి నిర్ణయాలలో కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని చర్చకు తీసుకురాకపోవడం దుర్మార్గమైన విషయమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సీహెచ్ వెంకటేశ్‌లు మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక ఎల్‌బీజీభభవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్‌ను ఆపేసిందని దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించామన్నారు. అదే సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పోరాటం చేశారని తెలిపారు. ఈ పోరాటాన్ని గ్రహించిన ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో విద్యార్థులకు అండగా ఉంటామని, గత ప్రభుత్వం బాకీ పెట్టిన, అలాగే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజులను కలిపి విద్యార్థులకు ఇచ్చే విధంగా కృషి చేస్తానని ప్రకటన చేయించిందని తెలిపారు. కానీ నేడు జరిగిన మంత్రి మండలి నిర్ణయాలలో విడుదల చేయాల్సిన స్కాలర్‌షిప్ నిధుల మీద ఎటువంటి స్పందన లేకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడక పోతే జిల్లాలో విద్యార్థులు అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని దీనికి జిల్లా విద్యా యంత్రాంగం, రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సాలూరు: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి, ఐదవ విడతలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు పట్టణ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థి నేరుగా .ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న తరువాత అభ్యర్థి దరఖాస్తు చేసిన ఐటీఐ కళాశాలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తిచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలలో ఈ నెల 28న, ప్రైవేట్ ఐటీఐలలో ఈ నెల 30న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు.

రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు సిద్ధంగా క్రీడా మైదానం


మాట్లాడుతున్న డీఈఓ పగడాలమ్మ

సీతానగరం: రాష్ట్రస్థాయి విలువిద్య(ఆర్చరీ) పోటీలను సీతానగరం మండలంలోని జోగింపేటలో నిర్వహించనున్న సందర్భంగా క్రీడా మైదానాన్ని సిద్ధం చేస్తున్నామని పార్వతీపురం మన్యం డీఈఓ పగడాలమ్మ అన్నారు. ఈ మేరకు మండలం లోని జోగింపేట డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో క్రీడలకు సిద్ధం చేస్తున్న క్రీడామైదానాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబరు 3,4,5 తేదీలలో 13 ఉమ్మడి జిల్లాల ఉన్నత పాఠశాలలకు చెందిన 600 మంది క్రీడాకారులకు జోగింపేట క్రీడా మైదానంలో జిల్లా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎం.మురళి, ఆర్గనైజింగ్ జిల్లా కార్యదర్శి డీటీ గాంధీ పాల్గొన్నారు.

డివైడర్‌ను ఢీకొని కొమరాడ వాసి మృతి

- విశాఖ జిల్లాలో ప్రమాదం


ఘటనా స్థలంలో మృతి చెందిన వెంకటనాయుడు, క్షతగాత్రుడు వెంకటేష్


వెంకటనాయుడు (ఫైల్)

అక్కిరెడ్డిపాలెం: మేనల్లుడికి సంబంధించి అమ్మవారి పూజలో పాల్గొని తిరిగి వెళ్తున్న అతని మేనమామ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. దీనిపై విశాఖ జిల్లా గాజువాక ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక ప్రాంతం జోగువానిపాలెంలో ఉంటున్న ఏదురు వెంకటేష్ భవానీ మాలవేశాడు. బుధవారం పూజ అనంతరం భిక్ష కార్యక్రమానికి పార్వతీపురం జిల్లా కొమరాడకు చెందిన మేనమామ కోండ్రు వెంకటనాయుడి(54)ని ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటనాయుడు తిరుగు ప్రయాణంలో కంచరపాలెంలోని తన బంధువులను కలుసుకోవడానికి వెంకటేష్‌తో కలిసి స్కూటీపై బయల్దేరాడు. స్కూటీపై పూజాసామగ్రితో గాజువాక నుంచి ఎన్ఏడీ వైపు వేగంగా వెళ్తూ..ఎయిర్‌పోర్టు సమీపంలో వంతెన వద్ద అదుపుతప్పి డివైడర్‌ను స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న వెంకటనాయుడు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీ నడుపుతున్న వెంకటేష్ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వెంకటేష్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వెంకటనాయుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి


మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి

గజపతినగరం: విజయనగరం మహారాజా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి బుధవారం చెందాడు. ఈ మేరకు గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావు తెలియజేసిన వివరాల ప్రకారం గజపతినగరం మండలంలోని మదుపాడ గ్రామం సమీపంలో ఈనెల15వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి పడిపోవడంతో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించే ఏర్పాటు చేశారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మదుపాడ వీఆర్‌ఓ కె.విష్ణుమూర్తి ఇచ్చిన సమాచారం మేరకు కేసును నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, వివరాలు తెలిసినవారు తమను సంప్రదించాలని మహరాజా ఆస్పత్రిలో మృతదేహాన్ని ఉంచినట్లు చెప్పారు.

యువకుడి ఆత్మహత్య..


రమేష్ మృతదేహం

వంగర: మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన గాడి రమేష్(31) పురుగుమందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు హెచ్‌సీ వావిలపల్లి రామకృష్ణ తెలిపారు. కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగిన రమేష్‌ను కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో జీఎంఆర్ రక్షలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, తండ్రి అప్పలసూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ వెల్లడించారు.

అకారణంగా అర్ధరాత్రి తిరిగితే కేసులు

- ఎస్పీ వకుల్ జిందాల్


వకుల్ జిందాల్, ఎస్పీ, విజయనగరం

విజయనగరం క్రైమ్: సహేతుకమైన కారణం లేకుండా అర్ధరాత్రి వేళ పట్టణాల్లో తిరిగితే టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదుచేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన నాలుగు నెలల్లో ఇప్పటివరకు 450 మందిపై న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదుచేశామని, కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో భాగంగానే రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌లో మౌలిక మార్పులు చేపట్టామని తెలిపారు. పట్టణంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, మూడులాంతర్లు, కోట, బాలాజీ జంక్షన్, దాసన్నపేట రైతు బజార్, రింగురోడ్డు, కొత్తపేట, ఐస్ ఫ్యాక్టరీ, జమ్ము, వీటీ అగ్రహారం, బొబ్బిలి, చౌల్లిమర్ల, రాజాం మున్సిపాల్టీల్లో కొన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారన్నారు. రాత్రి 11 గంటల తర్వాత వ్యాపారాలు, షాపులు, టిఫిన్ బండ్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేసినా, కారణాల్లేకుండా రోడ్లపై తిరిగినా కేసులు నమోదుచేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి, వారి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే విడిచిపెట్టాలని పోలీస్ అధికారులకు తెలియజేశారు.

పార్వతీపురంలో ఓపెన్ హౌస్


ఆయుధాల పనితీరును విద్యార్థులకు వివరిస్తున్న ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి

పార్వతీపురంటౌన్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో 'ఓపెన్ హౌస్' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ఎస్‌వీమాధవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు పాఠశాలలు/కళాశాలల విద్యార్థులు తరలివచ్చారు. ఎస్పీ, ఇతర పోలీస్‌అధికారులు 'ఓపెన్ హౌస్'లో విద్యార్థులతో మమేకమై, ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఎస్పీ, ఏఆర్ అధికారులు, పోలీసుశాఖ సిబ్బంది విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి, వారిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరుల సంస్మరణార్థం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ ఓపెన్ హౌస్‌లో పోలీసుశాఖ ఉపయోగించే సాంకేతికత, క్లూస్ టీం, కమ్యూనికేషన్, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ వివిధ ఆయుధాలను విద్యార్థులకు చూపించి వాటిగురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డా.ఒ.దిలీప్ కిరణ్, ఏఎస్పీ అంకిత సురాన, ఏఆర్ డీఎస్పీ ఎస్.వి.అప్పారావు, ఎఆర్ ఆర్ఐలు శ్రీరాములు, శ్రీనివాస రావు, ఏఆర్ ఆర్ఎస్సైలు, సిబ్బంది, కమ్యూనికేషన్, క్లూస్ టీం సిబ్బంది శ్రీజన్, ఏకలవ్య పాఠశాలలు, భాస్కర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


డాగ్ స్క్వాడ్ విన్యాసాలు


విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్పీ

సాక్షి క్లాసిఫైడ్స్

ASTROLOGY

శ్రీ గాయత్రీ దేవి జోతిష్య పీఠం : S.V. శాస్త్రి గారు గత 20 సం॥లుగా VZM లో స్థిరపడి ఉన్నారు. మీ ప్రోటన వేలు, హస్త రేఖలు, జాతక చక్రం చూసి సంపూర్ణ జోతిష్యం చెప్పబడును. వివాహం, సంతానం, ఆరోగ్యం, స్త్రీ, పురుషులక ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చేయబడును. Opp. భాష్యం స్కూల్, VZM. ఫోన్ : 97017 78711 [V- 1937]

WANTED

SAI GOLDEN VENTURES R&B మెయిన్ బ్రాంచ్‌నందు పనిచేయుటకు యువతీ యువకులు కావలెను. టెలీకాలర్లు-5, మార్కెటింగ్-5, అకౌంటెంట్-1. 18 నుంచి 35 సంవత్సరముల లోపు అనుభవం ఉన్న లేకున్నా ట్రైనింగ్ నదుపాయం కలదు. ఆకర్షణీయమైన జీతం, భోజనం, అలవెన్సు కలదు. సెల్: 8688796746 [S-1243289]

ప్రముఖ కంపెనీలో వర్క్ చేయుటకు స్త్రీ, పురుషులు కావలెను. Qul: 10th - డిగ్రీ, Sal: 20K - 30 K మీ అడ్రస్ వాట్సప్ చేయగలరు. వర్క్ ఫ్రం హోం అవకాశం కలదు. 8121818692 [M-1185490]

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను, పేషెంట్లను, పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్ /నర్సులు కావలెను. ఫ్రీ వసతి భోజనం. జీ : 20K. Ph: 8977639662, 8977639663 [HA-1380]

కన్సల్టెన్సీ కాదు VIP ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి స్త్రీలు/పురుషులు, ఆయా, నర్సులు, వంటవారు, RMP & డాక్టర్స్ కావలెను. జీ: 15 వేలు - 40 వేలు, ఫ్రీ రూం+భోజనం. HYD. 9182260297 [HA-98824]

గమనిక

సాక్షి తెలుగు దినపత్రికలో రోజూ ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు చదివి, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రతిస్పందించాల్సిందిగా మా పాఠకులను కోరడమైనది. ప్రకటనదారు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తా పత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.